GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0195
4	Work Number	R 1755
5	Page No (From... To)	1 to 56
6	Name of the Work	RAMADASA KIRTHANALU
7	Subject	RAMADASA

రామదాసుకీర్తనలు

వారింవారాలన్ని

పెద్దకథల్లో

శ్రీనాథులక్కున్నం.

[illegible] గాలు [illegible] దేవుని [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] దేవుని [illegible]

ష్టాంశే॥ [illegible] శ్రీవత్సలుం ద్వారక ఆటూ [illegible] ఆటూ వే। పెనిశ్చాంతం కంనివేహాది ప్పాటూ వే పాటూ వె [illegible] వలనం వార్లు [illegible] వే। అపొనల
గాలిచేనె వరలుప్పోసు [illegible] ప్పరుష్టావే॥ శ్రీరామలు॥ అద్ధో ష్టెబూంశంనిలఅంద్దాం అంద్దాం। అతిష్టిరింఛినెనంద్దాంనంద్దాం॥ శ్రీరామప్పు [illegible] నాంత్రింపప్పుంనిదివ్వనాంవరాంనా [illegible] లాం। చేరి
రుణ్యాతనిగాయిసులకు వరాంప్పే వలాం॥ శ్రీరామలు॥గా ఆష్ఠ్రూంతక్షెక్కులుఅనినాల్లనినాం। అత్తెందెవలు [illegible] నివిక్షెనాంవినిగాం॥ శ్రీరామలు — ౦॥ బనాథనెకె [illegible] నాం రాం నాం వాం =
సత్తెవెతాళివహాలశంయుక్నేం నాం రాం నెప్పరాం॥ శ్రీరామలు॥ [illegible] నా॥ శ్రీపెం(శ్రీ)కథకానివప్పుంవప్పుం। వ్వుంన్నవల [illegible] కె తె। తప్పుం తప్పుం॥ శ్రీరామలు — ౦॥ పోంకిదప్పి వెక్కకి అదరాం అద
రాం। పెరదెడేయ ఇన్నెకలు। బెధరాం బెదర్నం॥ [illegible] రామలు॥ శ్రీ [illegible] లుంనంవిప్పుంకికిద్దాంకిద్దాం। చెనెటియూలగాయిచెరాలుబద్దాం బద్దాం॥ శ్రీరామలు నాపూంవెరులవాంవురులవాం =
దసువలునికి [illegible] యుగ్గెవెలమ్మువెరువాం వెరులవాం॥ [illegible] రయదేనెరి॥ దిగావహాక్షెలకెగకె [illegible] ంప్పుపుశంనంక్షెనె గావలనంప్పుచ్చుర [illegible] ను గాం అదివారంవర్తువిలరా [illegible] వరర్రు అ

కేశవ [illegible] రాగము (ప) చాపు॥ [illegible] రాగము (ప) [illegible]

గాంచుకొనే [illegible] (ప) [illegible] రాగము (ప) [illegible] రాగము (ప) [illegible]

[illegible] రాగము (ప) [illegible] రాగము (ప) [illegible] తల్లి విని [illegible] (ప) [illegible]

[illegible] రాగము (ప) [illegible] రాగము (ప) [illegible]

గాదెంచు [illegible] రాగము (ప) [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

7

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

10

[illegible]

[illegible]

[illegible] ॥ ౨ దుర [illegible] బాధ వ్యాగ [illegible] ॥ [illegible]

[illegible] తిరగగా [illegible] నంపూర్ణవినరెనె వెలు॥ ౨॥ ౫౫॥ కలలో నారదుడు పొందితలలో [illegible] వచ్చి॥ [illegible]

[illegible] ॥ ౨॥ ౫॥ [illegible] తెలిసి [illegible] చాల [illegible] తిరకై రేకుల చాల గట్టిగ సాగి॥ ౨ దళ॥ ౫౫॥ [illegible] గా వంనే [illegible]। వ [illegible]

బిలువెంచ్చె ప్రభుత్వి గారి వెళ్లాక్షితి । బెట్టించి చక్కానక్కడ్డు । నెఱుఱు వారిక్కె సుంరెట్ల సుమ పట్టు [illegible] మెుక్కె బెంయు (తి) నెక్కు తెత్తిపెంచంపుక్కె కంరెగానెదులు ॥ శ్రీ ॥
క్షేర పెట్టంక్రయాగారంతడు చేరట్టు । దురువెక్కు బెడు   పాలంకి । పెరలు వెలిగెదచ వక్కెరవులు దాం చకె వులు ॥ రెదండనుజులక్కె నావాతెనె వి నాక్కె విల (ప్పు) వి ( ) వులంగ సం
చెక్కేటంచ్చె నాలంక్కంనులు తి దలవనె పెలు   లక్షిదలు ॥ ॥ బాలెట్టి రాలె వెలా చె తప్పు గాట్ట టెవి (తి) రావులులు సుటంటులి వీరంరలారి పెరట వాండ [illegible] కె కానాన్నెదుల ॥
లౌని పెలు లాగాంయునె వులరకె వెంకొల్లాత్తి పారి రెంసుటనెలులకా సులక్కలు తారనాలాం లవ్వు పెంకా డె ॥ నిదు రబాలె ద్దం వులూ ॥ ౼౼ ॥ రాపుడ్డె (చి) రాపుల్లె (చి) రాఘు వే (చి) పాలాం వరాం ।
నాలేకల్గకకాలుక్తిల్ల రాసె పాడి సంక్కతా । సారక దాదిరవులా శ (బ్రౌం) క్షవంక్తి తాం ముర్రాక్షీ వాతా । రామన్నార్తి వులరా ముల్లక్కి వులాండ రండాగెద్దెులుగెంగ్గా నాగంటెట్లుదాచ్చె యులు వులు నగ నాదెదా

సాకేతపురవాసి శ్రీకేదండమురారి దలకొక్కపదైతిట్లు వాక్కె దృష్టిద్రష్టవ్యా॥ రారాజవేరామ ప్రేమించెను వేకే భూమమంకెనే భూపవ్యా॥ బామలబెట్టె వ్యరసేమెమా వాక్సృజాలరురు రరరు

బాగుబాగరంచు నీవగె వాదే నెశికే ఆగదమునగుజ్జూరి భూజానెలచే నెవ్వా॥ రారాజగశివె తాదెంతతూవమూ నెరశింపప్పెద రస్సు నివశెగ్గిం మూవవుశె వెవెము వెంశశి పోదువ్వా

వ్వా॥ కారారరశ్యము నెంత్తనపిలచినెప యుదేరా భక్తనం క్షనాయనెలి ఘ॥ దనె వెంచ్చిరిము। పదం ... పైనాశి। దనెధృ (శ్రీ) ఘనాల నెమువి। వివెనైనరావళ్ళీవళ్ళిలు। వళ్ళిచ్చరించ్చిరిగో। ఇలునే వెద

(శ్రీ) (రా) మంచ్చిం ఇచ్చి ... గశిత్త్ర। దండె త్రైసారా। భక్తెత్ర లంగశి। ... లంధ్యదె ... సమృమశి। ద్రైకాశించ్చిరిగో। దంజ్జెనలూ॥

೧

[illegible] ವ ೦ ವ [illegible] ಕಾಶ್ಯಿ ರಿತುವಾರಗ ಮುದಿ ಪಾರ್ಶ್ವ ಶ॥ ಫ ಅವಿ ಶ॥ ಠ॥ ನಂದಕ [illegible] ಪಾರ [illegible] ಕರು [illegible] ॥ ವ [illegible] ಸಂಸ್ಥೆ ನೆ ನಂದನಾಡಿ ಮುಂದೆ [illegible] ದ ವಂಶ್ಯ ನ ಕ [illegible]

[illegible] ವಿ ಅವಿ [illegible] ದಂ ತಿ ರ ರಜ ದಳ ದ [illegible] ಚರದ ಳ ವ [illegible] ನೆ ರದ ಳ [illegible] ಜಾ [illegible] ರಂ ತ್ರ [illegible] ಚಿಂತ ನಿಂ [illegible] ವೆದ ರಂ ತ್ರ ವೆದ್ಯ [illegible] ಲಂ [illegible] ಅವಿ [illegible] ॥ ನ ವಿ ನ ನ ವೆ [illegible]

ತಜ ನೆ ಕಾರ ವಿ ಲ ತ ಪ ಲ ದ ರಂ ಕು ಕ ವಿ ನ ವಂ ಶ್ಯ ಲ [illegible] ಲಾ ವಂ ಳ ಕೆ ಲ ರ ಮು [illegible] ರ ಮು ನಂ ಕೆ ಲ ರ ಮು ಕೆ ರು ನಾಂದ [illegible] ಪ ತೈ ರ [illegible] ನಾಂ [illegible] ಕ್ಕ ವ ಸ ದ ವ ಳ ವ ಂ [illegible] ನಾಂ ಳ ತಾ ಲ ಕ ನ ರ ನಂ

ಪ [illegible] ನಾಂ ಳ ಗ ತ ವ ಪ ತ್ರೆ ನ ತ್ರ ರ ನಾಂ ಳ ವ [illegible] ಜಾ [illegible] ತ ಪ್ತ ರ ನಾಂ ಳ ವ ವ ನಿ ಜಾ ವ ರ ನಾಂ ಳ [illegible] ನ ದ ನ ರ ಪ [illegible] ॥ ಕ ಲ ರ ಮು [illegible] ರ ವ ಂ ಕ ಲ ರ ಮು ॥ ದಿ ರಂ ವಿ ಪಿ ತ ರ ನ [illegible] ರ ಂ ವಿ ವಿ

[illegible] ಸಂ ಚ [illegible] ರ ದ [illegible] ಪ [illegible] ನಂ ಪ [illegible] ನ ತ ರ ತು ರ ರಂ ಕ [illegible] ವಿ ರ ತ ಮ [illegible] ವ ತ್ರಿ ನಂ ತ್ರ [illegible] ಕ ವ [illegible] ಲಾ ದ [illegible] ಮು ದ ರ ರಂ ॥ ಕಲ ರ ಮು ॥ [illegible] ವ ಂ ರ ರ ವ ನ [illegible] ವಿ ರ ವ ಂ

ನಂ ತೆ ವಿ ತ ಪಿ ವಿ ಜ [illegible] ಮು ಳ ವಿ [illegible] ನಾ ದ ಕಾ ರ ವ ಳ ಕಾ [illegible] ನ ಗ [illegible] ವ ರ [illegible] ನ [illegible] ವಂ [illegible] ವ ರ ರ ಡ ವ ರ ಮು [illegible] ರ ವ ವಿ ರ ರ ಜಿ ತ [illegible]

ವಂ ಕೆ ಲ ರ ಮು [illegible] ವ ಶ ಕೆ ಲ ರ ಮು ॥ ಶ್ರೀ ॥

...రె పారంతం... ...వము ... రా ... శివలు నిచెరి
...ఖైనె...నా। యేదా ... శిఖైరశిఖైర శ్వశకతధారలు
నె మ్ము...శిరంమ్మ ది। కాని శిం శి ... రా శి తా పలుమా
ఏ దా ది వా ... శైల ... త ... రా ... ది ... లా ... ౭ టరి। ...ంమ్మ
ంక్షు పలు నావేరు శి శి... ... వము। భ్రా ... రా మ
... పా వెత టి రాంధ్ర

శ్రీ [illegible] దేవ [illegible] గారు । తా [illegible]
[illegible] క్రిష్ణ కరణం [illegible] రావు [illegible]
[illegible] మేనరాయణం [illegible] రెడ్డి [illegible] రావులు [illegible] గారు
[illegible] సోమ [illegible] వారు [illegible] గారు
దండ [illegible] ం రెడ్డి గారి దగ్గర [illegible] గారు
[illegible] రెడ్డి గారు [illegible]

త్రిల దు ప్రారగవి [illegible] గారి పరి [illegible] అ క్కి నార దు [illegible] దామ॥౨

కులగురు [illegible] వనశృ [illegible] తెలిడు॥ [illegible] సుధా॥గా॥ విన రాం వయం

టి. [illegible] ॥ రారవం [illegible] రామి [illegible] గారదు గార [illegible]

[illegible] ॥ [illegible] కర్త [illegible] రకై। ప్రా

డి వ్రా సు కొండటవెని। వరిది వ్ర లా కొలగ నేం చ్యం ష్టినే =

[illegible] తాడు [illegible] వారిని [illegible] [illegible] రావు రామన్నారావు [illegible] తుంగభద్ర [illegible]

బుత్తాడు ||శ్రీమన్నారాయణ విష్ణు కావన్న | తెలుపు కంపన్న [illegible] సీతాసతి జాగరదారి సంపన్నా || శ్రీమన్నారాయణ విష్ణు కావన్న || ప్రతి వంతు [illegible] వన్న | సంగతు నా పల్లెలు గదిని [illegible] కావన్న

[illegible] దారి సంపన్నా | శ్రీనివాసు తాతవము [illegible] వందొడి | ప్రతి కొండ సంపన్నా || శ్రీ విజయ [illegible] సుదర్శనంపన్నా | జనులు [illegible] తాతి మించన్న | వివక్షి తప్పు రపన్నా | [illegible] గడు

[illegible] మిరగ [illegible] వైభవము గ [illegible] లు [illegible] సంపన్నా || శ్రీ [illegible] | [illegible] | [illegible] | [illegible] రంగా [illegible]

[illegible] సత్కీర్తి || శ్రీమన్నారాయణ [illegible] వంకరారా సంపన్న పేరుగా | [illegible] వంటి [illegible] | [illegible] పేరుగా | [illegible] పేరుగా | [illegible]

[illegible] లవింపరా

ధగల [illegible] శ్రీనా [illegible] ం రాగవిరావానలనలం [illegible]

శ్రీపతే పేశవమున్ [illegible] వంబిక్షేం [illegible] శ్రీరం తే శ్రీ

[illegible] శ్రీపతులు దళి నా కొం నిత్యం [illegible] కేలనసె పైపై [illegible]

[illegible] రామా సాం శ్రీ విం శ్రీ । ర శ్రేల [illegible] సౌరభ వేలు దా

[illegible] వేలాధర పూర్ణ చంద్ర మా॥ మసు బాంధవులు

క్షగిరి చూరా సేగ్రవా
డాగదుడుపరర మ్ములదెచ్చిపెట్టె
నేసెం తా వైవేరె వైంపాండెడుంరార
శ్రీ కేర వైవసే తసకృ తెర వైవరాయ
విలా సంచెం చ్చెవిలాబు రాహరవికేలు
విలాసు ... పోవి ...

ధి నె వెంవా రా పంచా ॥
బగానఖ్యు డవిరా లాంఛె (గా) (డి) ఛ తిర్థాం వరా
రాదగతినె లక్ష్మి । గలు గాంద వాదికినిశ ॥ గాంతి
నాకస (ప) త్ర్య కే మలు గారా రాం దారా ॥ (తి) ర్ధ్య సామ్యు ॥
బదె లసెనెబ । శ్రికె పురసులు గాంచ్యా నెరా
॥ (శ్రీ) (శి) తలసవలు ధరించవలెం ధాక్ష్మ ॥